
ఆంధ్రజ్యోతి

andhrajyothy.com

శుక్రవారం ఉష్ణోగ్రత గరిష్ఠం 32.6 : కనిష్ఠం 20.4



కామారెడ్డి

జిల్లా వార్తలు

5

శనివారం 14 జూన్ 2025

వాచ్‌మన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న డే వాచ్‌మన్ పోస్టుకు ఒప్పంద ప్రతిపాదికన పని చేయుటకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు యూఆర్ఎస్ కామారెడ్డిలో ఈనెల 17 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు కామారెడ్డి నివాసులై ఉండాలి. హరిజన వాడలోని బస్తీ దవాఖానా పక్కన ఉన్న స్కూల్‌లో దరఖాస్తులు సమర్పించాలని వివరించారు.



బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి

- కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలం ఉగ్రవాయి ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక అక్షరాభ్యాసం, ఉల్లాస్‌లో భాగంగా 'అమ్మకు అక్షరాభ్యాసం' అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ బిడ్డకు మంచి చదువు అందిస్తున్నారనే భరోసా కల్పించే విధంగా చూడాలని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చేసే బోధనతోనే ప్రచారం అవసరం లేకుండానే తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువస్తారని తెలిపారు. 6-14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా బడులలోనే ఉండి విద్యాభ్యాసం చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని ఉన్నత చదువులు చదివి అనేక పరీక్షలు రాయడంతో పాటు ఎంతో అనుభవంతో పాఠాలు బోధిస్తున్నారన్నారు. అలాంటి పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. అదేవిధంగా మహిళలు ప్రతి ఒక్కరూ అక్షరాస్యతను కలిగి ఉండాలని కనీసం తమ పేర్లు కూడా రాసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంవో నాగవేందర్, ఎంఈవో ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందిస్తున్న డీసీసీ అధ్యక్షుడు

మంత్రి శ్రీహరిని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపేట జిల్లా అధ్యక్షుడి పనిచేస్తూ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీహరికి మంత్రి పదవి రావడం సంతోషకరమని అన్నారు. బలహీనవర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మెజార్టీ వర్గాల్లో ఒకటైన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించడంలోనే కాంగ్రెస్ సమన్వయం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.



ఎల్లారెడ్డిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

ఎల్లారెడ్డిలో వాహనాల తనిఖీలు

- 200ల వాహనాల పెండింగ్ చలాన్‌ల వసూలు

ఎల్లారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు బాన్సువాడ, మెదక్ వైపు వెళుతున్న వాహనాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 200ల వాహనాలపై పెండింగ్ ఉన్న చలాన్లను వసూలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేని వాటిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ మహేష్, జిల్లా స్పెషల్ టీం సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.



ఈ సారైనా..

రైతు భరోసా అందేనా?

- యాసంగిలో సుమారు 15 వేల మంది రైతులు భరోసాకు దూరం
- ఇప్పటికీ ఆ రైతులకు అందని పెట్టుబడి సాయం
- వానాకాలం సీజన్‌లో భరోసా ఇచ్చేందుకు సిద్ధం
- రైతుల వివరాలు ఖాతా నెంబర్లు పంపించాలని ఆదేశాలు
- ఈనెల 5 వరకు పాస్ బుక్కులు పొందిన వారికి సాయం
- ప్రస్తుతం జిల్లాలో 3.25 లక్షల పట్టా పాసు బుక్కులు
- ఈనెల 16 నుంచి రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం చర్యలు

కామారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):

కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి సీజన్ నుంచి రైతుల పంటల సాగు కోసం పెట్టుబడి సాయం అందించేందుకు రైతుభరోసా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అయితే యాసంగి సీజన్‌లో సుమారు 15 వేల మంది రైతులకు పైగా రైతు భరోసా అందలేదు. ఇప్పటికీ వారంతా పెట్టుబడి సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇంతలోనే వానాకాలం సీజన్ ప్రారంభమైంది. పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో రైతులకు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల వివరాలు, ఖాతా నెంబర్లను పంపించాలని జిల్లాల వ్యవసాయ శాఖలకు సూచించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తోంది. ఈ నెల 5 వరకు పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త పట్టా పాసు పుస్తకాలను పొందిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 3.25 లక్షల పట్టాపాసు బుక్కులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ పరిధిలో ప్రస్తుతం 3.25 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. గత యాసంగి సీజన్‌లో రైతు భరోసా పథకం కింద 2.98 లక్షల మంది రైతులకు రూ.215 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. మరో 15 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వీరందరికీ ఈ వానాకాలం సీజన్‌లో భరోసా నిధులు అందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి గతంలో ఉన్న పొరపాట్లను ఎలా సరిద్దిదాలి అనే అంశంపై ఖాతా నెంబర్లు తిరిగి పంపించాలని సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పట్టాదారుల డేటాను సవివరంగా పంపేలా చూడాలని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ డైరెక్ట్ బెనిఫిట్స్ ప్లాట్‌ఫాం కుబేర్‌ను ఉపయోగించి రైతు భరోసా సాయాన్ని అందించనుంది. పట్టాదారుల వివరాలు, బ్యాంక్ వివరాల లోపాలు ఉంటే అవసరమైన వాటిని సరిదిద్ది అధికారులు పూర్తిగా ధ్రువీకరించిన తర్వాతనే ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.

ఈనెల 5 వరకు కొత్త పాస్ బుక్కులు పొందిన వారికి సాయం

కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతు భరోసా వర్తించనుంది. అందుకు ప్రభుత్వం ఈనెల 5వ తేదీ వరకు కటాఫ్ డేట్‌ను ప్రకటించింది. 5వ తేదీ వరకు పాస్‌బుక్ పొందిన రైతులకు రైతు భరోసా అందుతోంది. యాసంగిలో 4 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసాను చెల్లించిన ప్రభుత్వం వానాకాలంలో ఏ మేరకు చెల్లిస్తారనే దానిపై ఒక నిర్ణయానికి రాలేదు. గత సీజన్‌లో వ్యవసాయశాఖ అధికారులు పంపిన డేటా రికార్డులను పరిశీలించి అందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిస్థాయి వివరాలు పంపాలని ప్రభుత్వం కోరింది. ఎంఏవో, ఏడీఏలు, డీఏవోలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సమగ్రమైన సమాచారాన్ని పంపనున్నారు. ఏఈవోలు సంబంధిత ఖాతా నెంబర్, పట్టాదారునిదేనని నిర్ధారించుకున్న తర్వాతనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఏదైన లోపాలు గమనిస్తే ఏఈవో లాగిన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఎంఏవోలు బ్యాంకు ఖాతా వివరాలు ధ్రువీకరించిన తర్వాత రైతు భరోసా చెల్లించడానికి వీలుంటుంది. వివరాలు పంపించే సమయంలో ప్రధానంగా బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పుస్తకం మొదటి పేజీని ఎంఈవో ద్వారా పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

భూ భారతి ఆధారంగా రైతు భరోసా

గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ఆధారంగా రైతుబంధు సాయం ఇవ్వగా అప్పట్లో సాగులో లేని భూములకు, గుట్టలకు వెంచర్లకు కూడా రైతుబంధు ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలో తేలింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన భూ భారతి ఆధారంగా రైతు భరోసా ఇవ్వనుంది.

(మిగతా 8వ పేజీలో)

భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కటి వేదిక

కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్



మాచారెడ్డిలో దరఖాస్తులను పరిశీలిస్తున్న కలెక్టర్

మాచారెడ్డి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఒక చక్కటి వేదిక అని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం ఫరీద్‌పేట్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఆయన హాజరై కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. భూ భారతి ఆర్ఓఆర్ చట్టంతో ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టుకుంటే ప్రభుత్వ అధికారులు వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటారని అన్నారు. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి భూమికి సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక కొరత రాకుండా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ, మండల ప్రత్యేక అధికారి శ్రీపతి, తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం అన్యాయం



కామారెడ్డిలో నిరసన తెలుపుతున్న ముస్లింలు

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మైనార్టీకి కూడా చోటు కల్పించకపోవడం అన్యాయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. శుక్రవారం జూమా నమాజ్ తర్వాత పట్టణంలోని సైలాన్‌బాబాకాలనీలో గల మహమ్మద్ అస్రఫ్ మసీదు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మసీదు మౌలానా ఖాజా యాసీన్ మాట్లాడుతూ తెలంగాణలో 14 శాతం మైనార్టీ జనాభా ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి చిన్నచూపు చూడడం సిగ్గు చేటని అన్నారు. అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించి ముస్లిం మైనార్టీలను కించపరచడం దారుణమని అన్నారు. మైనార్టీలు కాకుండా ఇతర కులాల వారు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మైనార్టీలకు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ జీసీకి ఉతిని ఆబాది ఉస్కి ఇతని భాగ్యదారి అనే సిద్ధాంతాన్ని పార్టీ వర్గాలకు చెప్పినట్లు తెలిపారు. కాని తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపారు. రాహుల్‌గాంధీ సిద్ధాంతం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్మరించడం సిగ్గు చేటని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ఆలోచించ దగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



గంప గోవర్ధన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న నాయకులు

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇటీవల బీఆర్ఎస్ భవన్ వద్ద అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఆయనను పరామర్శించేందుకు కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ నాయకులు వెళ్లి ఆయన యోగక్షేమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు సంగి మోహన్, మాసుల లక్ష్మీనారాయణ, గెరిగంటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు భాను ప్రసాద్, నాయకులు లద్దురి కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.



విగ్రహ ఏర్పాటుకు చెక్కును అందిస్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి

దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటుకు విరాళం

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి మున్సిపల్ ముందు ఏర్పాటు చేయనున్న దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటుకు రూ.70 వేల చెక్కును రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి కురుమ సంఘ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. జూలై 4న ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు కురుమ సంఘ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహ ఏర్పాటుకు తన వంతు పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి సంజీవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దోల మహేష్, జిల్లా కార్యదర్శి చెట్కూరి ప్రణీత్, జిల్లా నాయకులు మహేష్, దేవయ్య, మహేష్, మధు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

కాలభైరవ స్వామి దేవస్థానంలో వేలం పాట

రామారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో శుక్రవారం ఫలహారాల దుకాణానికి వేలంపాట నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల దేవాదాయ పరిశీలకురాలు బి. కమల ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో ఆరుగురు పాల్గొనగా భాస్కర్ రెడ్డి రూ.6,99,000లకు దుకాణాన్ని దక్కించుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు శ్రీనివాస్ శర్మ, మనీశ్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సిబ్బంది నాగరాజు, భక్తులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలు పదిలమేనా?

- జిల్లాలో విచ్చలవిడిగా బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలల నిర్వహణ
- అనుమతులకు నిర్మాణాలకు పొంతన కరువు
- చాలా పాఠశాలల్లో అగ్నిమాపక అనుమతులు అంతంత మాత్రమే
- కనీస జాగ్రత్తలు పాటించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
- నిర్లక్ష్యంపై అధికారులు స్పందించేనా?

కామారెడ్డి టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో కనీస రక్షణ లేకుండా కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు అగ్నిమాపకశాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉండగా, ప్రైవేట్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 170కి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పదుల సంఖ్యలోనే పాఠశాలలకు అగ్నిమాపకశాఖ అనుమతులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రైమరి సెక్షన్‌తో పాటు హైస్కూళ్ల వరకు 2-4 అంతస్తుల్లో తరగతులు బోధిస్తున్నారు. ఈ బిల్డింగ్‌ల పైకి విద్యార్థులు పుస్తకాల బ్యాగులు వేసుకుని ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ముగియగానే విద్యార్థులందరూ ఒకేసారి తమ బ్యాగులతో తోసుకుంటూ కిందికి దిగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొన్ని పాఠశాలలకు కిటికీలకు ఇనుప రాడ్లు, డోర్లు లేకపోవడం కొన్ని పాఠశాలలకు పై అంతస్తులో పిట్టగోడలు సైతం లేకపోవడం గమనార్హం. వేల రూపాయల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం కనీసం విద్యాశాఖ అధికారులైన పాఠశాలలోని లోపాలను గమనించి చర్యలు చేపట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

అనుమతులతో సంబంధం లేకుండా నిర్మాణాలు

పాఠశాల భవన నిర్మాణాల్లో ఆయా పాఠశాలలు అనుమతులు ఒక విధంగా తీసుకుని నిర్మాణాలను మరో విధంగా చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.రెండస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని అంతకుమించి అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని పాఠశాలలో పై అంతస్తులకు లిఫ్టులు ఉన్న అవి కేవలం సిబ్బంది,యాజమాన్యానికి మాత్రమే వినియోగిస్తున్నారు. విద్యార్థులు మాత్రం పై అంతస్తుల్లోకి బరువులు మోస్తు ఎక్కాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పదుల సంఖ్యలో ఈ తరహా బిల్డింగ్‌లు ఉన్నాయని ఏ ఒక్క పాఠశాలకు అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు లేవని పేర్కొంటున్నారు.

అగ్ని మాపకశాఖ అనుమతులు కరువు

జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడంతో పాటు ప్రమాదాలు జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అగ్నిమాపకశాఖ జారీ చేసిన నియమ నిబంధనలను ఆయా విద్యాసంస్థలు పాటించాల్సిన అవసరముంది. ఆ నిబంధనల ప్రకారమే పాఠశాలల భవనాలు నిర్మించుకోవాలి. ప్రతీ ఏడాది అగ్నిమాపకశాఖ నుంచి అన్ని విద్యాసంస్థలు ఎన్‌ఓసీ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలు ప్రారంభమైనా ఇప్పటి వరకు ఎక్కువ శాతం పాఠశాలలు అసలు ఆ అంశంపైనే దృష్టి సారించడం లేదన్నారు. ఇంకొన్ని పాఠశాలలకు ఏళ్ల తరబడి అసలు అగ్నిమాపక శాఖ అనుమతులు అనేవే లేవని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైన అనుకోని ప్రమాదం జరిగాక స్పందించేకంటే తక్షణమే అగ్నిమాపక, విద్యాశాఖధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.



విరాళం ఇచ్చిన దాతను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.లక్షా 15వేలు విరాళం

ఆలూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఆలూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీవేయి నామాల వేంకటేశ్వరస్వామి ఆలయానికి అమెరికాలో నివాసం ఉంటున్న గుర్రం త్రివేణి, మల్లేష్‌గౌడ్ రూ. లక్ష 15వేలు విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని శుక్రవారం ఆలయ కమిటి సభ్యులకు అందజేశారు. విరాళం అందజేసిన మల్లేష్‌గౌడ్ కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్ స్వామి, అర్జున్ గౌడ్, మహేందర్, సతీష్, సింగిడి చిన్నగంగారాం, నడ్కుడ గగారెడ్డి, శ్రీనివాస్, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.

గుర్తింపు లేని పాఠశాల సీజ్



ఆర్మూర్‌లో పాఠశాలను సీజ్ చేస్తున్న అధికారులు

ఆర్మూర్ రూరల్, జూన్13 (ఆంధ్రజ్యోతి): ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో అనుమతి లేని హేపికిట్స్ పాఠశాలను శుక్రవారం సీజ్ చేసినట్లు ఎంఈవో రాజగంగారాం తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలన్నారు. ప్రకటనలు చూసి మోసపోవద్దని నాణ్యమైన విద్యను అందించే పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

మోర్తాడ్, జూన్13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దొన్కల్, ధర్మోర, శెట్‌పల్లి గ్రామాలలో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థు లకు ఏకరూప దుస్తువులున కమ్యునిటి కోఆర్డినేటర్ తడకల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పంపిణీ చేశారు. మూడు గ్రామాలలో 226 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీవోఏ లు తలారి దీప, స్వరూప, హంస, మహిళ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల ఇంటింటా ప్రచారం



పెర్కిట్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న అధ్యాపకులు

ఆర్మూర్ రూరల్ , జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖానాపూర్, పెర్కిట్, అమ్దాపూర్ గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, హాస్టల్ వసతి కల్పించి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను అంది స్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ విజయానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బట్టు చంద్ర శేఖర్, రమకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణమోహన్, లక్మణ్, పోతు నరేష్, నిఖిత, విజయలక్ష్మీ, చంద్రమోహన్, గంగాధర్, సుభాష్ పాల్గొన్నారు.

ఫిట్‌నెస్ లేకుండా బస్సులు నడపొద్దు



బస్సును సీజ్ చేసిన ఎంవీఐ

బోధన్‌రూరల్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫిట్‌నెస్ లేకుండా నడపవద్దని బోదన్ ఎంవీఐ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని స్టాండర్డ్ పాఠశాలకు చెందిన బస్సుతో పాటు విజయమేరి పాఠశాలకు చెందిన రెండు బస్సులను సీజ్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల బస్సులు ఆర్టీఏ పూర్తి నియమ, నిబంధనలు పాటించాలన్నారు. ఫిట్‌నెస్ లేకుండా బస్సులలో విద్యార్థులు తీసుకెళ్లినట్లయితే కేసులు నమోదు చేయబడతాయన్నారు. పాఠశాలల ప్రతి బస్సును ఫిట్‌నెస్ చేయాలని, ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు జరపాలి

● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి

మెండోర, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిం చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా కులగణన చేపట్టిన విషయంలో బీసీలు 56శాతం సర్వే రిపోర్టులో ప్రభుత్వమే ప్రకటించిందని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందన్నారు. గవర్నర్ ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయం అందరికి తెలుసని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపగానే మా పని అయిపోయిందని చూస్తుంటే సరిపోదన్నారు.

దాడి చేసిన ఆరుగురి అరెస్టు

మోర్తాడ్, జూన్13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఈనెల 11న రాత్రి రొయ్యల సురేష్‌ను మజీద్ ఏరియా వద్ద దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై విక్రం తెలిపారు. రాత్రి సురేష్ తన కారులో వెళ్తుండగా మజీద్ ఏరియాలో మార్గమధ్యంలో రోడ్డుపై బైక్‌లు నిలిపివున్న మహ్మద్ షాబాజ్, అబ్దుల్ మజహర్‌లను బైక్ తీయు మని అడుగగా వారు ఇద్దరు సురేష్‌ను అసభ్యపదజాలంతో దూషించి ఆయనపై బైక్‌ను ఎత్తిపడవేసి రాడ్‌తో తలపై కొట్టారన్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న మరికొందరు వ్యక్తులు దాడిచేస్తున్న వారికి మద్దతుగా వచ్చి వారుకూడా సురేష్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని సురేష్ భార్య సౌమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మహ్మద్‌షాబాజ్, అబ్దుల్ మజహర్‌లతో పాటు మహ్మద్ అస్లాం, అబ్దుల్ మాలిక్, అబ్దుల్ హర్యాస్, మహ్మద్ ఫాయాజ్‌లను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఎస్సై తెలిపారు.



చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తున్న బాల్కొండ ఎంఈవో



ఆలూరులో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎంఈవో



అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక విద్యాభ్యాసం దృశ్యం

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

బాల్కొండ , జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిట్టాపూర్, ప్రేమ్‌నగర్ కాలనీలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో బట్టు రాజేశ్వర్ విద్యార్థులచే సామూహిక అక్షరభ్యాసం చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు రామస్వామి, శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సురేష్ పా ల్గొన్నారు.

ఆలూర్: ఆలూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిన్నపిల్లలకు అక్షరభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవో నరేందర్ పిల్లలకు అక్షరభ్యాసం చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తమ పిల్లలను చేర్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తువులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మోర్తాడ్: మండల కేంద్రంలోని మండల పరిష త్ బాలికల ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎని మిదో రోజు విద్యార్థులకు సామూహిక అక్షరభ్యాస కార్యక్రమం చేయించారు. ఈ విద్యసంవత్సరంలో నూతనంగా పాఠశాలలోకి వెళ్లిన ఒకటవ తరగతి విద్యార్థులచే ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, బాలరాజు విద్యార్థులచే అక్షర భ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణచారి, నర్సింహామూర్తి, సాగర్, పీఆర్‌పీ సాయిరాం పాల్గొన్నారు.

కోటగిరి: కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల్లో చదువుతల్లి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్తగా చేరిన విద్యార్థులచేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కోటగిరి ఎంఈవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, అన్ని రకాల వసతులు, పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ ఎంఈవో శంకర్, ప్రధానోపాధ్యాయులు ఉదయ్ చంద్ర, కృష్ణమోహన్, నాయకులు కొట్టం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

● పాండుఫారం ఉర్దూ మీడియం పాఠశాలలో బడిబాట

బోధన్‌రూరల్: బోదన్ పట్టణంలోని పాండుఫారం ఉర్దూ మీడియం పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు హైమది మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం సైతం అందించబడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్య బోధన ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రజియా బేగం, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

నవీపేట: మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. బడిబాటలో కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. నాగేపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో సరస్వతి దేవి అవతారాన్ని ధరించిన చిన్నారి అందరిని ఆకట్టుకుంది.

మోపాల్: మండల కేంద్రంలోని ముదక్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం దేవిక పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారతి, జ్యోత్స్న, ప్రేమ్‌లాల్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

సాలంపాడ్‌లో అమ్మమాట అంగన్‌వాడీ బాట

బోధన్‌రూరల్: సాలూర మండలంలోని సాలంపాడ్ గ్రామంలో శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రంలో అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గంగావేణి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు దాటిన పిల్లలను ఇంటింటికి వెళ్లి అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. అంగన్‌వాడీ ప్రాముఖ్యతను కమిటీ సమావేశంలో వివరించారు. అనంతరం అమ్మ మాట అంగన్‌వాడీ బాట ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవర్ధన్, అంగన్‌వాడీ టీచర్లు జమున, పద్మ, సావిత్రి పాల్గొన్నారు.

ఆర్మూర్ టౌన్: పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఐసీడీ ఎస్ ఆధ్వర్యంలో అమ్మమాట అంగన్‌వాడి బాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి టీచర్లు, విద్యార్థులు వారి తల్లులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడి సెంటర్‌లో సామూహిక అక్షరభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి సూపర్‌వైజర్ వెంకటరమణమ్మ , సవితరాణి, అరుంధతి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.



నాగేపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో..



నాగేపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరస్వతి పూజ



మోపాల్‌లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న దృశ్యం

కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు

జక్రాన్‌పల్లి , జూన్13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మునిపల్లిలో శుక్రవారం రెవె న్యూ సదస్సు నిర్వహించారు. సదస్సులో తమ భూసమస్యలు పరిష్కరించాలని రైతులు దరఖా స్తులు చేసుకున్నారు. రైతుల నుంచి వచ్చిన భూసమస్యల దరఖాస్తులను వెంటవెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ ఎం. సాయిరెడ్డి, మాజీసర్పంచ్ చిన్నసాయిరెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, ఆర్‌ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.

ఎడపల్లి : ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న తమ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను సద్వినియోగ పరుచుకోవాలని మండల తహసీల్దార్ దత్తాత్రి అన్నారు. అందులో భాగంగా శుక్రవారం ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామంలో రెవె న్యూ సదస్సును నిర్వహించా మని, భూ సమస్యలు ఉన్న వారు రెవెన్యూ సదస్సులో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి పేర్కొన్నారు. ఠాణాకలాన్ గ్రామంలో సుమారు 81కి పైగా వివిధ రకాల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌లు అనూష ఉన్నారు.

మోర్తాడ్ : మండల కేంద్రంలో చివరి రోజు జరిగిన రెవెన్యూ సదస్సులో 269 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ కృష్ణ తెలిపారు. ఉదయం ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం భారీ ఎత్తున పాల్గొన్నారు. దరఖాస్తులు ఇచ్చిన రైతుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తహసీల్దార్ అన్నారు.

కమ్మర్‌పల్లి : గత 20 సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు సర్వే నెంబర్ 574లో పట్టాలు ఇచ్చిందని పలువురు అన్నారు. అదే సర్వే నెంబర్‌లో మిగులు భూమి ఉండి 30 మంది ఖబ్జాలో ఉన్నారని వారికి సైతం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హసాకొత్తూర్ గ్రామంలో నిర్వహించిన రైతుల సదస్సు వద్ద లబ్ధిదారులతో కలిసి సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథ నాయకులు ధర్నా చేపట్టారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

కోటగిరి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువత గంజాయిలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోటగిరి ఎస్‌ఐ సునీల్ సూచించారు. కోటగిరి మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఎస్‌ఐ సునీల్ మాట్లాడుతూ యువత కల్తీకల్లు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ బన్సీలాల్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బోధన్‌రూరల్: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు డ్రగ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ మహమ్మారి మత్తులో పడవద్దని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐలతో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థలపై ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

సిరికొండ : మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని సిరికొండ ఎస్సై ఎల్.రామ్ కోరారు. సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో శుక్రవారం యువకులు,మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గ్రామ మధ్యలో మానవ హారంగా ఏర్పడి గంజాయి,హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని,వాటికి దూరంగా ఉంటామని ఎస్సై ఎల్.రామ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు మహిపాల్,రాజు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి

సిరికొండ జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల స్థాయి నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువితే రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారని సిరికొండ ఎండీవో కె.ఆర్.మనోహర్‌రెడ్డి విద్యార్థులను కోరారు. సిరికొండ హైస్కూల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఎండీవో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు మీ భవిష్యత్తును నిర్దేశించే ఆయుదాలని అన్నారు. బాగా చదివిమంచి మార్కులతో ఉత్తీర్ణులయితే మీ తల్లిదండ్రులకు, విద్యాబుద్దులు నేర్పిన ఉపాద్యాయులకు, మీగ్రామానికి మంచి పేరుప్రఖ్యాతులు వస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు సతీష్‌కమార్, మహిళ సమాఖ్య అద్యక్షురాలు గోదావరి, కాంగ్రేస్,బిజెపి నాయకులు ఆసీఫ్,బాబురావు, సర్పంచ్ తండాలో, గోప్య నాయక్ తండాలో ఉపాద్యాయులు, స్థానిక కాంగ్రేస్ నాయకులు సంతోష్ నాయక్,జయరాం నాయక్ తదితరులు పంపిణీ చేశారు.

తెలుగు ఎన్‌ఆర్‌ఐల స్వచ్ఛ బెహరాన్

ఆర్మూర్ రూరల్, జూన్13 (ఆంధ్రజ్యోతి): బెహరాన్‌లో తెలుగు ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛభారత్ నినాదం ఆదర్శంగా తీసుకుని శుక్రవారం స్వచ్ఛ బెహరాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకు చెందిన పలువురు యువకులు స్వచ్ఛ బెహరన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వంటి చెత్తవల్ల భూమికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెత్తను ఎక్కడపడితే అక్కడ కాకుండా డస్టుబిన్ లో వేయాలని అవగాహన కల్పించారు. శ్రమదానం చేసి సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో వేసినట్లు స్వచ్ఛ బెహరాన్ నాయకులు రామ్మోహన్, గడ్డం రాజు, సురేష్, పరమేశ్వర్, జేడి నర్సారెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

బాల్కొండ , జూన్ 13 (ఆంధ్రజ్యోతి): బాల్కొండ మండలంలోని జలాల్‌పూర్, ఇత్వార్‌పేట్, కిసాన్‌నగర్ గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు వెంక టేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అదే విధంగా సంక్షేమ పథకాలలో అర్హులై ఉండికూడా లబ్ధిపొందని వారిని గుర్తించి వారి వివరాలు సేకరించాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సాట్ల ప్రవీణ్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తౌటు అర్వింద్, గంగమల్లు, మోహన్‌రెడ్డి, కిసాన్‌గౌడ్, సంజీవ్‌రెడ్డి, రంజిత్, సంతోష్, సందీప్, గంగాధర్, కపీల్, చాట్ల నరేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

పీఎస్‌ఆర్ నగర్‌లో మురుగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు

కోటగిరి,జూన్13(ఆంధ్రజ్యోతి): పోతంగల్ మండలంలోని పీఎస్‌ఆర్ నగర్(రాంగంగానగర్) గ్రామంలో మురుగు నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. పీఎస్‌ఆర్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు చిన్నపాటి వర్షానికే వరద నీరు చేరుతోంది. ఇళ్ల సమీపంలో మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరంత పంట పొలాల్లోకి వెళ్లి ఇంకిపోయేది. సీసీ డ్రైనేజీ తక్కువ ఎత్తులో నిర్మించడంతో మురుగు నీరంత బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కొందరు రైతులు సైతం తమ పొలాల్లోకి మురుగునీరు రాకుండా అడ్డుకట్ట వేయడంతో నీరంత ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరారు. తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు పక్క నుండే తాత్కాలికంగా మురుగు కాలువను తీయించడంతో తాత్కాలిక పరిష్కారం ఏర్పడింది. మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరారు. ఆయన వెంట ఎంపీడీవో చందర్, ఏఎస్‌ఐ బన్సీలాల్ తదితరులున్నారు.

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

ఎడపల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఎడపల్లి మండలంలో నూతనంగా వ్యవసాయ భూమిని పట్టా చేసుకున్న రైతులు రైతు భరోసా పథకంకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 05-06-2025 కన్నా ముందు పట్టా చేసుకున్న రైతులు రైతు భరోసా పథకం దరఖాస్తు ఫారంతోపాటు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు జిరాక్స్‌లతో ఈ నెల 20వ తేదీ వరకు రైతు వేదికలో మండల వ్యవసాయ విస్తీర్ణాధికారికి సమర్పించాలని కోరారు.

వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడికి సన్మానం

ఆర్మూర్ రూరల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్వి హన్మంత్‌రెడ్డిని శుక్రవారం పెర్కిట్‌లోని కాంతి హైస్కూల్‌లో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఎన్వీ హన్మంత్‌రెడ్డి ఇటీవల జరిగిన వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వాలీబాల్ క్రీడ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన

కోటగిరి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపల్లి, దేవునిగుట్ట తండా, బస్వాపూర్, లింగాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించుకోవాలని సూచించారు. నిర్మించుకున్న ఇళ్లకు దశల వారిగా బిల్లులు వస్తాయన్నారు. ఆయా గ్రామాలలో పలు నర్సరీలను పరిశీలించారు. అనంతరం కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మండలాలల పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక స మావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాలలో పారిశుధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీడీవో సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ ఎంపీడీవో చందర్, ఏపీవో గంగారాం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

వాహనాల తనిఖీలు

ఆర్మూర్ టౌన్, జూన్13 (ఆంధ్రజ్యోతి): మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, ఆర్మూర్‌లోని మామిడిపల్లి ప్రాంతంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. స్కూల్ బస్సులు, గూడ్స్ వాహనాలను ఆయన తనిఖీ చేసి ఫిట్‌నెస్ పర్మిట్‌లను పరిశీలించారు. దీంతో రెండు వాహనాలను సీజ్ చేసి స్థానిక స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ బస్సులు, ఇతర వాహనదారులు సరైన సమయంలో ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ ట్యాక్స్ లు నిర్వహించాలని లేనిపక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

'అర్చకుల జీవితాల్లో వెలుగు నింపారు'

రుద్రూరు, జూన్13 (ఆంధ్రజ్యోతి): దూపదీప నైవేద్య అర్చకులకు సంక్షేమ పథకాలను, నిధులు మంజూరు చేసినందుకు అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాత వర్నిలో గల శంభుని దేవాలయం వద్ద వర్ని, రుద్రూరు, చందూర్, మోస్రా, కోటగిరి మండలాల అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చిత్రపటాలకు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అర్చకులకు సంక్షేమ పథకాలు, నిధులు మంజూరు చేసి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి బసప్ప, ఉమ్మడి జిల్లా కన్వీనర్ శివస్వామి, ఆరు మండలాల అధ్యక్షులు భాను ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్, పరమేశ్వర్, శంకరప్ప, టీ.సంతోష్, గిరి, ప్రేమ్‌దాస్, రతన్, మహేందర్, విజయ్ పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన

ఆర్మూర్ టౌన్, జూన్13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పరిధిలోని 10, 31వ వార్డులలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా పారిశుధ్య కార్యక్రమంతో పాటు ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులైన డెంగ్యు, మలేరియా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో సానిటరి ఇన్‌స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు ఆఫీసర్ నీలిమ, రవి పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నవీపేట,జూన్13(ఆంధ్రజ్యోతి): మండలంలోని నవీపేట, జన్నేపల్లిలలోని 33/11సబ్ స్టేషన్‌ల పరిధిలో శనివారం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని ట్రాన్స్‌కో ఏడీఈ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

కేజీబీవీ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

మాక్లూర్, జూన్13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తువులు ఎంపీడీవో లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు పాఠశాల ప్రారంభం రోజునే అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగంచుకొని శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు, ఎంఈవో సత్యనారాయణ, ఏపీఎం అనిల్‌కుమార్, కేజీబీవీ చైర్మన్ సవిత, ఏఎస్‌వో స్రవంతి, సీసీలు రాజేష్, లత, అధ్యాపకబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



లింబూర్ అంగన్‌వాడీ కేంద్రం వద్ద పెంటకుప్ప

వానాకాలం.. వ్యాధుల కాలం!

● పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోతే అనారోగ్యమే..
● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

మద్నూర్,జూన్ 13(ఆంధ్రజ్యోతి: వానాకాలం మొదలైంది. నిన్నమొన్నటి వరకు కురిసిన చిన్నపాటి వర్షాలకే మండలంలోని ఆయా గ్రామాల్లోని కాలనీలు, రహదారులు చిత్తడిగా మారాయి. మురికి కాలువలు, గుంతల్లో నీరు నిలువ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. తాగునీటి ట్యాంకుల్లో నీటిని క్లోరినేషన్ చేయక పోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర ప్రమాదకర వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపడితేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. అధికా రులు, ఆరోగ్యసిబ్బంది, సమన్వయంతో స్పందిస్తేనే వర్షాకాలంలో వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుంది. కానీ అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నీటి నిల్వలతో ప్రమాదం

వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిల్వలు ఉంటోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఖాళీ ప్రదేశాల్లో ఇంటి ఆవరణలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటికుండీలు, ట్యాంకులు, వేసవిలో వినియోగించిన కూలర్లు, నీటి డ్రమ్ములు తదితరాల్లో నీరు ఉండకుండా శుభ్రపరచుకోవాలి.

ముందస్తు చర్యలు తప్పనిసరి

వర్షాకాలంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు పెరగడంతోపాటు ఆ ప్రాంతంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. మలేరియా, డెంగ్యూ, బోధకాలు, టైఫాయిడ్ వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బహిరంగ మల విసర్జన, వల్ల ఈగలు ఆహార పదార్థాలపై వాలడంతో కలరా, వాంతులు, విరేచనాలు, మెదడువాపు, డయేరియా వ్యాధులు వస్తాయి. ఈ కాలంలో జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు.

అస్తవ్యస్తంగా పారిశుధ్యం!

అధికారులు వర్షాకాలంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ పారిశుధ్య, ఆరోగ్య సిబ్బంది ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో గ్రామాల్లో మురుగు పేరుకుపోతోంది. నీటి ట్యాంకుల క్లోరినేషన్, మురికి కాలువల్లోని చెత్త తొలగించడం లాంటివి చేయాలి. కానీ అలా ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామస్థాయిలో అధికారులు వారి గ్రామాల్లో శుభ్రతపై శ్రద్ధతీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

టీజీఎన్‌పీడీసీఎల్
సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

● అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ చాట్‌బాట్ ● ఫిర్యాదులు మొదలుకొని దరఖాస్తుల వరకు..
● ఆధునిక సాంకేతికతను జోడించిన టీజీఎన్‌పీడీసీఎల్ ● సమస్యలకు పరిష్కార వేదికగా పోర్టల్



విద్యుత్ ప్రగతిభవన్ (ఫైల్)

సుభాష్‌నగర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): టీజీఎన్‌పీడీసీఎల్ వినియోగదారులకు చేరువయ్యేందుకు సేవలను విస్తరించింది. వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సాంకేతికతను జోడించింది. మీటర్ దరఖాస్తు మొదలుకొని విద్యుత్ స్తంభాల వరకు ఫిర్యాదులను సైతం ఆన్‌లైన్‌లోనే చేసేలా పోర్టల్‌ను ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే చేస్తోంది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదును ఎక్కడ ఉందో తెలుసుకునేలా ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు వ్యవసాయ కనెక్షన్‌లు, గృహోపకరణ కనెక్షన్‌లు, నూతన ట్రాన్స్‌ఫార్మర్లు, టెండర్లు, ఉద్యోగుల ఫోన్‌నెంబర్లు, కేటగిరీ మార్పులు, బిల్లు హిస్టరీ తదితర సేవలన్నింటిని ఆన్‌లైన్‌లోనే సులువుగా చేసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి ఉంచింది. దీంతో విద్యుత్ వినియోగదారులకు సేవలు సులభతరం అయ్యాయి.

అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ చాట్‌బాట్

టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులు మొదట 7901628348 నెంబర్‌ను సేవ్ చేసుకొని ఆ నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపించాలి. వెంటనే ఆ వాట్సాప్ చాట్‌బాట్ నుంచి రిప్లయి



వస్తుంది. రిప్లయి రావడంతోపాటు రిజిష్టర్ కాంప్లయింట్, ట్రాక్ కాంప్లయింట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. అందులో రిజిష్టర్ కాంప్లయింట్ అనే ఆప్షన్ క్లిక్‌చేయ గానే ఫిర్యాదుకు అనుగుణమైన సమాచారం అందుతుంది. ఫిర్యాదు అనంతరం కాంప్లయింట్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ తర్వాత సేవల్లో జాప్యం జరిగితే కాంప్లయింట్ ఐడితో వినియోగదారుల ఫిర్యాదును ట్రాక్‌చేసి ఎక్కడ పెండింగ్ ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.

కొత్త సర్వీసుల కోసం

గృహ అవసరాల కోసం, కమర్షియల్ అవసరాల కోసం కొత్తగా విద్యుత్ కనెక్షన్‌లను తీసుకోవాలంటే ముందుగా సరైన ధ్రువపత్రాలతో మీసేవాలో దరఖా స్తును సమర్పించాలి. సమర్పించిన పత్రాలు టీజీఎన్‌పీడీసీఎల్ పోర్టల్ ద్వారా ఆయా సబ్ డివిజన్‌లకు వెళ్తాయి. అనంతరం సబ్‌డివిజన్‌కు సంబంధించిన అధికారులు సంబంధిత గృహాలను సందర్శించి ఎంక్వైయిరీ చేసి వాటికి కావాల్సిన ఎస్టిమేషన్ వేసి నూతన సర్వీసులను ఇవ్వనున్నారు. ఇదంతా గతంలో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగానే అధికారులే ఇంటికి వచ్చి నూతన మీటర్ కనెక్షన్ ఇవ్వనున్నారు.

పేరుమార్పు, కేటగిరి మార్పు సైతం..

గతంలోఉన్న మీటర్ పేరు మార్పు సైతం ఆన్‌లైన్ ద్వారానే మార్చనున్నారు. ఇందుకోసం నేరుగా టీజీఎన్‌పీడీసీఎల్ పోర్టల్‌లో కానీ లేదా మీసేవాలో కానీ సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం దరఖాస్తు సంబంధిత అధికారులకు వెళ్తుంది. వెళ్లిన అనంతరం సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి సరైన పత్రాలు సమర్పిస్తే పేరుమార్పు చేయనున్నారు. కేటగిరి మార్పు కోసం తగిన ఆధారాలతో మీ సేవలో దరఖాస్తు చేయగానే అధికారులు పరిశీలించి కేటరిగి మార్చనున్నారు.

వినియోగదారుల ఫిర్యాదులు ఆన్‌లైన్‌లోనే..

విద్యుత్ వినియోగదారులు సమస్యలను చెప్పుకోవడానికి గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం టీజీఎన్‌పీడీసీఎల్ సమస్యల పరిష్కారం కోసం టీజీఎన్‌పీడీసీఎల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా టీజీఎన్‌పీడీసీఎల్ పోర్టల్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే కంజుమర్ కంప్లయింట్ అని కనబడుతుంది. ఎంటర్ కొట్టగానే సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్‌తోపాటు సమస్యలను తెలియజే యాలి. కంప్లయింట్ సర్కిల్‌లోని సబ్‌డివిజన్‌లకు వెళ్లిపోతుంది. ఏడీఈ కంప్లయింట్‌ను రిసీవ్ చేసుకుంటారు. సమస్యను పరి ష్కారం చేస్తే వినియోగదారునికి మొబైల్‌లో మెసెజ్ రూపంలో వెళ్తుంది. సమస్యను ఎప్పటికప్పుడు స్టేటస్ రూపంలో సంబంధిత మొబైల్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. దీంతోనే మొబైల్ నెంబర్ మార్పు, ఆధార్ అప్‌డేట్ తదితర సేవలను వినియోగించుకోవచ్చు.

ఈ-స్టోర్ విధానం

గతంలో అధికారులు పనిచేయాలంటే దానికి కావాల్సిన సామగ్రిని నేరుగా స్టోర్‌కు వెళ్లి కార్యాలయంలో పేపర్ రూపంలో దరఖాస్తు చేసి స్టోర్‌లో సామగ్రి ఉంటే తెచ్చుకునేవారు. దీంతో సమయం చాలా వృథా అయ్యేది. ప్రస్తుతం ఈ-స్టోర్ ద్వారా కార్యాల యానికి రావాల్సిన అవసరం లేకుండా ఈ స్టోర్ ద్వారా అవసరమైన సామగ్రి ఆన్‌లైన్ ద్వారా పొందొచ్చు.

పారదర్శకంగా ఉండేందుకే అన్నిసేవలు ఆన్‌లైన్‌లోనే

● రాపెల్లి రవీందర్, ఎస్ఈ, నిజామాబాద్



టీజీఎన్‌పీడీసీఎల్ అన్ని సాంకేతిక హంగులను జోడించి ఆధునాతన యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో వినియోగదారులు దరఖాస్తు నుంచి మొదలుకొని ఫిర్యాదుల వరకు సులువుగా పరిష్కారం అయ్యే విధంగా రూపొందించారు. ప్రస్తుతం కార్యాలయాల చుట్టు తిరగకుండా ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా సమస్యను చెప్పొచ్చు. పరిష్కారం అయ్యేవరకు వాట్సాప్‌లో ట్రాక్ చేయవచ్చు.

వ్యవసాయ కనెక్షన్లు సైతం ఆన్‌లైన్‌లోనే

వ్యవసాయ కనెక్షన్లను గతంలో తీసుకోవాలంటే దళారుల చేతివాటం ఎక్కువగా ఉండేది. దళారుల చేతివాటాన్ని తగ్గించేందుకు పారదర్శకత కోసం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్ చేశారు. రైతు మీసేవ కేంద్రంలో నూతన కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే దరఖాస్తు దారునికి సమాచారం అందుతుంది. అనంతరం టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేసి అందులో ఎల్‌టీ న్యూ సర్వీస్ కనెక్షన్ విభాగంలో అగ్రికల్చర్‌ను ఎంచుకోవాలి. మీసేవ ద్వారా మొబైల్‌కు వచ్చిన నెంబర్‌ను యాప్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం సబ్ డివిజన్‌కు వెళ్తుంది. సంబంధిత అధికారులు ఎస్టిమేషన్ వేస్తారు. నూతన కనెక్షన్ మంజూరైతే సమాచారం మొబైల్‌లోని యాప్‌లో కనిపిస్తుంది.

మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే..

ఈ సేవలతోపాటు మరిన్ని సేవలను టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌లో అందించనున్నారు. బిల్ హిస్టరీ కోసం పోర్టల్‌లోకి వెళ్లి కన్జూమర్ ఐడీ ఎంటర్ చేస్తే బిల్ హిస్టరీ మొత్తం కనబడుతుంది. అనంతరం పేమెంట్ కూడా ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ రిపోర్టు కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఉద్యోగులు విద్యుత్ ప్రమాదాల బారినపడ్డ విద్యుత్ వినియోగదారులు ప్రమాదం జరిగిన తర్వాత రిపోర్టుల కోసం యాప్‌లో స్థితిగతులను తెలుసుకోవచ్చు. టెండర్లు సైతం ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. వీటితోపాటు టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని అధికారుల ఫోన్ నెంబర్లు సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.



పాఠశాలలో పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్న దృశ్యం

సాంపల్లి పాఠశాలలో
చిన్నారులకు అక్షరాభ్యాసం

డిచ్‌పల్లి, జూన్13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. గ్రామస్థులంతా కలిసి సర్కారు బడులను బలోపేతం చేయాలని కోరారు.

గ్రామాల్లో ఘనంగా బోనాల పండుగ

వేల్పూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పడిగెల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ముందుగా గ్రామంలో రామాలయ ంలో ప్రత్యేకపూజలు చేసి మహిళలు నైవేద్యాలతో కూడిన బోనాలను డప్పువాయిద్యాలు, వలగొడుగు మధ్య గ్రామం లోని ప్రధాన వీధుల మధ్య ఊరేగింపుతో వెళ్లి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు పెసరి సుమన్, బద్దం రాజారాం, గుర్రం స్వామి, గుర్రం నరేష్, గుర్రం రాజేశ్వర్, సంఘ సభ్యులు, మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.



పడిగెల గ్రామంలో బోనాలతో మహిళలు

నాళేశ్వర్‌లో బోనాల పండుగ

నవీపేట: మండలంలోని నాళేశ్వర్‌లో శుక్రవారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సుమారు 400 మున్నూరు కాపు కుటుంబ సభ్యులతోపాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు. స్థానిక పోచమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలకు భక్తులకు తరలివెళ్లారు. పురుషులు తలపై బోనాలను ఎత్తుకోగా మహిళలు మంగళహారతులతో ముందుకు నడిచారు. స్థానిక మున్నూరు కాపు కల్యాణ మండపం నుంచి పురవీధుల్లో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. పాడిపంటలు చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, యువతి, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.



నాళేశ్వర్‌లో బోనాలతో మహిళలు



శిథిలావస్థకు చేరిన లక్కోర ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం గదులు



శిథిలావస్థకు చేరిన జాన్కంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గదులు

సమస్యల వలయంలో సరస్వతీ నిలయాలు!

● అరకొర వసతుల మధ్య విద్యాబోధన ● శిథిలావస్థలో తరగతి గదులు
● వర్షానికి ఉరుస్తున్న తరగతి గదులు ● విద్యా బోధనకు ఇబ్బందులు

వేల్పూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): వేల్పూర్ మండలంలోని లక్కోర, జాన్కంపేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత కొన్నేళ్లనుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు ఎదుర్కోనున్నారు. ఆయా పాఠశాలల భవనాలు సుమారు 60ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక శిథిలావస్థలో ఉన్న గదులలోనే విద్యార్థులకు చదువుకోవాల్సిన దుస్థితి ఉంది. తరగతి గదుల పైకప్పు నుంచి అప్పుడప్పుడు పెచ్చులూడుతూ విద్యార్థులకు భయాందోళన కలిగిస్తున్నాయి. లక్కోర పాఠశాలలో పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. చాలావరకు తరగతి గదుల గోడలు బీటలువారాయి. కొన్ని తరగతి గదుల కిటికీలు, తలుపులు పగిలిపోవడం వల్ల వర్షం కురుస్తున్నప్పుడు వర్షం నీరు గదుల్లోకి వస్తుండడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. స్లాబ్‌పైన వర్షంనీరు నిలిచి ఉండడం వల్ల తరగతి గదులు గోడల నుంచి నీల్లు కారుతూ గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా బోధనకు మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిన వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా పాఠశాలల భవనాలలోని దాదాపు అన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నప్పటికి ప్రజాప్రతినిధులు, అధికారులు భవనాల మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆయా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల వెనుక, ముందు ఆవరణలో వర్షపు నీరు నిలిచి బుర దగా మారుతూ దుర్వాసనతో పాటు దోమల బెడదను విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్నారు. వర్షం పడుతు న్న సమయంలో తమ పిల్లలను శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. లక్కోర ఉన్నత పాఠశాల లో నూతనంగా చేపట్టిన ఆరు అదనపు గదుల నిర్మాణ పనులు స్లాబ్ పనుల వరకే ఆగిపోయింది. నిధుల కొరత వల్ల భవనం పనులు ఆగిపోయినట్లు, ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రావడం లేదన్న ఉద్దేశ్యంతో భవనం పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ము ందుకు రావడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలకు మరమ్మ తులు చేయడం లేదా వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించి విద్యార్థుల విద్యబోధనకు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.



లక్కోర పాఠశాల భవనం పైకప్పు రేకులు కూలిపోయిన దృశ్యం



జాన్కంపేట్ పాఠశాల గదిలో స్లాబ్ పై నుంచి పెచ్చులూడిన దృశ్యం



ఘన్‌పూర్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న తహసీల్దార్ సతీశ్‌రెడ్డి

రెవెన్యూ సదస్సులకు భారీగా దరఖాస్తులు

● వారం రోజుల్లో 2500 దరఖాస్తులు

డిచ్‌పల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అధికారులు గత 10 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 2,500 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ సతీశ్‌రెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తులను గ్రామాల వారిగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోనే డిచ్‌పల్లిలో ఎక్కువదరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి



మెయిన్‌రోడ్ పరిసరాలు పరిశీలిస్తున్న దృశ్యం

బాన్సువాడటౌన్ , జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలవఉండ కుండా చర్యలు తీసుకోవాలని ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో గల డ్రైనేజీ కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వలను ఎప్పటికపుడు శుభ్రం చేయించాలన్నారు. వర్షాలు కురిసినపుడు నీరు ఆగకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు నాయకులు ఏజాస్, బాబా , గౌస్ అధికారులు తదితరులున్నారు.

రామాలయ హుండీ ఆదాయం లెక్కింపు



హుండీ ఆదాయం లెక్కిస్తున్న దృశ్యం

బీర్కూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయాన్ని శుక్రవారం భక్తుల సమక్షంలో లెక్కించారు. హుండీ ఆదాయం 32 వేల 90 రూపాయలు సమకూరినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విఠల్, రఘు, గంగాధర్ రావు, సునీల్, యోగేష్, శ్రీకాంత్, మారుతీ, ఆనంద్, బశెట్టి, ఆంజనేయులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ వేడుకలను ఘనంగా జరుపుకుందాం

సదాశివనగర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకుందామని ఎమ్మార్పీఎస్ జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యేల్ అన్నారు. శుక్రవారం సదాశి వనగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నేటి నుంచి గ్రామ గ్రామాన ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పర్యవేక్షకులు మర్కంటి డాక య్య, చిన్నంరాజయ్య, చిన్నమని రాజయ్య, కొమ్ము సాయిలు, బాలరాజు, భూమయ్య పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి : జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామ మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని జిల్లా పర్యవేక్షకులు మంతాని సామెల్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శివానందం, రాష్ట్ర సీనియర్ నాయకులు పద్మారావు, రాజు, దాసు పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

భిక్కనూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీగా నియామకమైన భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ మాట్లాడుతూ తన పూర్తిసమయాన్ని పార్టీ కోసం కేటాయిస్తానని, తనపై నమ్మకముంచి పదవిని కట్టబెట్టిన మహేష్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం



పనులు ప్రారంభిస్తున్న నాయకులు

ఎల్లారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులోని వెంకట్ రామ్ నగర్, వడ్డెర కాలనీలలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డునిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుంపల శంకర్, నాగం శ్రీనివాస్, కంచం సిద్ధిరాములు, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి పట్టణ 7వ వార్డు అధ్యక్షుడిగా మహేష్



బెస్త మహేష్

ఎల్లారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బెస్త మహేష్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బేస్త మహేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వార్డు అధ్యక్షునిగా నియమించినందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని, అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఎల్లవేళలాపనిచేస్తానని తెలిపారు.

యోగాతో ఆరోగ్య సమస్యలు దూరం



యోగాపై ఆస్పత్రిలో అవగాహన కల్పిస్తున్న దృశ్యం

బాన్సువాడటౌన్ , జూన్ 13(ఆంధ్రజ్యోతి) : యోగాతో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని యోగాచార్య వొట్లం శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆయుష్ విభాగంలో నిర్వహించిన మాసోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మాతాశిశు కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు , వారి సహాయకులకు , సిబ్బందికి మానసిక ఒత్తిడి , నిద్రలేమి సమస్యలకు నివారణకు ఉపయోగపడే యోగా పద్ధతులను వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ సుజాత , ప్రభలత , ఆరోగ్య జ్యోతి , అమృత , ఎలిజబెత్ తదితరులున్నారు.

బీర్కూర్‌లో 9 మంది పేకాట రాయుళ్ల అరెస్టు

● 26 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆరు వాహనాలు స్వాధీనం

బీర్కూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): బీర్కూర్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మంజీరా నది సమీపంలోని ఒక పంట పొలంలో గల ఒక గదిలో పేకాట ఆడుతున్నారన్నా సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది పేకాట రాయుళ్ళను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 26 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆరుద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

● మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్



అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్

ఎల్లారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం 7, 12 వార్డులలో మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్ పర్యటించి తడిపొడి చెత్తపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో సందర్శించి బడిబాట కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ పర్యటించి సీజనల్ వ్యాధుల దృష్ట్యా కొందరి కాలనీవాసుల ఇళ్లలోకి వెళ్లి ఇంటి ఆవరణలో పాత డబ్బాలు, సిమెంటు కుండీలలో వర్షానికి నిలిచిన నీరును తొలగించారు. ఆయనతో మున్సిపల్ సిబ్బంది పాటు మెప్మా సిబ్బంది, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు : వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యాధికారిణీ యోమిమా అన్నారు. శుక్రవారం మండలంలోని అన్నిగ్రామాల్లో శుక్రవారం డ్రైడేఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో వైద్యసిబ్బంది, ఆశలు, గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నిల్వఉన్న నీటిని తొలగించి వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యురాలు దివ్య, హెచ్‌ఈవో వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.

రాజంపేట : మండల కేంద్రంలో శుక్రవారం సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించామని వైద్య సిబ్బంది తెలిపారు. వర్షాకాలంలో ఇంటిపరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వలేకుండా చూసుకోవాలని తెలిపారు. దోమలు, ఈగల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ మంజూరు, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.

లింగంపేట : మండలంలోని పొల్కంపేటలో శుక్రవారం డ్రైడేను నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంటిలోని తొట్టిలలో నీటి నిల్వలు ఉంచుకోవద్దని ప్రతీ శుక్రవారం నీటిని పూర్తిగా తొలగించి తిరిగి శుభ్రమైన నీటిని నింపుకో వాలని, ఇంటి పరిసరాలలో నీటినిల్వలుంటే వాటిని పూర్తిగా తొలగించుకోవాలని నీటినిల్వలుంటే దోమలు పెరిగిపోతాయని దీంతో రోగాలు వస్తా యని వారికి వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశ్వక్, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

ఈ సారైనా రైతుభరోసా అందేనా?

(5వ పేజీ తరువాయి)

అందుకు పూర్తిస్థాయిలో రికార్డులు సరిదిద్దడం కోసం ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం గతంలో ఎంఏవోలు పంపిన రైతు వివరాలు పాత పట్టాదారులకు వివిధ కారణాలతో సాయం అందకుండా పోయిన రైతుల వివరాలను పంపించాలని కోరింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు సమర్పించిన వివరాలు సరిగా ఉండేలా క్షేత్రస్థాయి అధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతు చనిపోతే రైతు బీమా సాయం అందిన వివరాల ప్రకారం వారి ఖాతాలకు భరోసాను నిలిపివేసేలా చర్యలు తీసుకోనున్నారు. రైతు చనిపోతే అతని పేరున భూమి పట్టామారిన తర్వాతనే రైతుభరోసా కుటుంబ సభ్యులకు అందనుంది.

కొత్తగా పట్టాలు పొందిన వారికి రైతు భరోసా

● తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి

ఈనెల 5వ తేదీ లోపు పట్టా మార్పిడి అయి కొత్త పట్టాపుస్తకాలు పొందిన వారికి రైతు భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో రైతుబంధు పొందిన రైతుల వివరాలతో పాటు కొత్త పట్టాలు వచ్చిన వివరాలను పంపించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం జిల్లాలో 3.25 లక్షల పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయి. వీరితో పాటు మరికొన్ని పట్టాలు పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులందరికీ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.

రెవెన్యూ సదస్సులను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి

● ఆర్డీవో వీణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి



రామేశ్వర్‌పల్లిలో ధరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

భిక్కనూరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామగ్రామాన చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో వీణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రామేశ్వర్‌పల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, నాయబ్ తహసీల్దార్ రోజా, ఆర్‌ఐ బాలయ్య, పాల్గొన్నారు.

మద్నూర్ : భూ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని మద్నూర్ తహసిల్దార్ ముజీబ్ వెల్లడించారు. శుక్రవారం మండలంలోని పెద్ద తడ్గూర్, అంతాపూర్ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శంకర్, సీనియర్ అసిస్టెంట్ రవి, సిబ్బంది ఉన్నారు.

రామారెడ్డి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి ద్వారా రైతులు, ప్రజలు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని రామారెడ్డి తహశీల్దార్ ఉమలత పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రవికాంత్, సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్, రామారెడ్డి మండల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సామల శీలాసాగర్ పాల్గొన్నారు.

దోమకొండ : మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పలు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ రేఖ, మాజీ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు అనం తరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, పున్న లక్ష్మణ్ పాల్గొన్నారు.

సదాశివనగర్ : మండలంలో భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రతిఒక్కరూ భూభారతి రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని ఉత్తునూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ తిరుపతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నసురుల్లాబాద్ : మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌లు సువర్ణ అన్నారు. శుక్రవారం అంకోల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ బావయ్య, గిర్దవర్ వెంకటస్వామి, సీనియర్ అసిస్టెంట్ ప్రియాంక, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య



మైలారంలో పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తునన అధికారి

ఎల్లారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్‌లను ప్రభుత్వం అందజేస్తుందని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ వివిధ వార్డులలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాణిక్యం, మధుసూదన్ రెడ్డి, కొండల్ రెడ్డి, లాల్ సింగ్, అరుణ, లలిత, కరుణ, పాల్గొన్నారు.

భిక్కనూరు : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్రక్రమంలో పాఠశాల సిబ్బం ది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రాథమిక విద్య, ఆర్థిక అక్షరాస్యత సాధించాలని భిక్కనూరు ఎంఈవో రాజ్‌గంగారెడ్డి అన్నారు. మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ బీజేపీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

రాజంపేట : మండలంలోని ఆర్గొండ గ్రామంలో శుక్రవారం అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంను నిర్వహించినట్లు ఎంఈవో పూర్ణచందర్‌రావు తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా వయోజన విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరాభ్యాసం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీడీఓ రఘురాం, గ్రామసంఘ అధ్యక్షురాలు పుష్ప, సుమలత,ఏపీఎం సాయిలు,సీసీలు సాయిలు,సీఏ ఇందిరా, లక్ష్మీ,సంఘసభ్యులు పాల్గొన్నారు.

మద్నూర్ : మండలం లోని సలబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో హండే కేలూరు, సలబత్పూర్ గ్రామాలలోని నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, ఏపీఎం, సీసీలు, అర్చకులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

నసురుల్లాబాద్: నస్రులాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో సూర్యకాంత్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హన్మాండ్లు యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు. నసుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో శుక్రవారం వయోజన విద్య జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులకు అమ్మకు అక్షరాభ్యాసం నిర్వహిం చారు..

బీర్కూర్ : గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దుదామని ఐకేపీ ఏపీఎం గంగాధర్ మహిళా సంఘాల సభ్యులతో అన్నారు. శుక్రవారం బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో ఉల్లాస్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీయం, గంగాధర్, సీసీలు నాగలక్ష్మి, పండరి, వీవోఏలు రాములు, మమ త, అధ్యక్షురాలు ధృపతి బాయి, కార్యదర్శి రాజేశ్వరి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

లింగంపేట : మండల కేంద్రంలో శుక్ర వారం మహిళా సంఘాల సభ్యులకు అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా సరస్వతి మాతకు పూజలు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఎంపీడీవో నరేష్, పురోహితుడు శంకర్ శర్మ, పంచాయితీ కార్యదర్శి శ్రావణ్, ఏపీఎం చామంతి శ్రీనివాస్, సిద్దీఖీలు ఉన్నారు.

నాగిరెడ్డిపేట : మండలంలోని చీనూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తులు పంపిణీ, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ నిర్వహించారు.

లారీని ఢీకొన్న డీసీఎం

● క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్



వాహనంలో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీస్తున్న దృశ్యం

భిక్కనూరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ముందు వెళ్తున్న లారీని అతివేగంగా డీసీఎం వ్యాను ఢీకొనడంతో ముందుబాగం నుజ్జునుజ్జై డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన సంఘటన భిక్క నూరు మండలంలోని టోల్‌ప్లాజా వద్ద శుక్ర వారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని టోల్‌ప్లాజా వద్ద అదేవైపు వెళ్తున్న డీసీఎం వ్యాను వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం ముందు భాగం ధ్వంసం కాగా డ్రైవర్ నితిన్ తీవ్రగాయాలతో అందులో ఇరుక్కు పోయాడు. దీంతో అతడిని జీఎంఆర్, పోలీ సు, టోల్‌ప్లాజా సిబ్బంది అతికష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్సై ఆంజనేయులు పరిశీలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పాఠశాల బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి



పాఠశాల బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు

జుక్కల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి విద్యార్థులకు వారి వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఏఎంవీఐ కవిత పేర్కొన్నారు. గురువారం జుక్కల్ మండల కేంద్రంలో ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి అనంతరం ఆమె పాఠశాల యజమానులతో మాట్లాడారు. పాఠశాల బస్‌డ్రైవర్లకు బస్సును ఎప్పటికప్పుడు అన్ని విధాల చెక్ చేసుకుని బస్సులో విద్యార్థులను ఎక్కించుకొని నెమ్మదిగా బస్సును నడిపించి విద్యార్థులకు పాఠశాలకు, వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా పాఠశాల యజమానులు డ్రైవర్ పట్ల నిఘా ఉంచి డ్రైవర్లు మద్యం సేవించకుండా ఉండాలని యజమానులు కఠినమైన నిబంధన పెట్టాలని ఆమె సూచించారు. పసిపిల్లలు దేవుళ్ళతో సమానమని వారి పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలపై ఆడిట్

బీర్కూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో శుక్రవారం మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ అధికారులు ఆడిట్ నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని 21 గ్రామ సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అంతర్గత ఆడిట్ నిర్వహించినట్లు ఏపీఎం గంగాధర్ తెలిపారు. 2024 సెప్టెంబరు నుంచి 2025 మార్చి వరకు ఆరునెలల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ చేశారన్నారు. కార్యక్రమంలో సీబీవో ఆడిటర్లు రాముగౌడ్, సంగమేశ్వర్, ఏపీఎం గంగాధర్, సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.

కొచ్చెరి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

నసురుల్లాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామశివారులో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కాకుండా వివిధ మండలాల భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

రాజంపేటలో మోడల్‌హౌస్ ప్రారంభం

రాజంపేట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం మోడల్‌హౌస్ పనులను ఎంపీడీవో రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ హౌస్ పనులు రెండునెలల్లో పూర్తిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ వితరణ



సామాగ్రిని అందజేస్తున్న దృశ్యం

ఎల్లారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రంగారెడ్డి జిల్లా సబ్‌రిజిస్టర్‌గా పనిచేస్తున్న రవీంద్ర నాయక్ పాఠశాలకు అవసరమైన వాటర్ ప్యూరిఫైడ్, బ్యాండ్‌సెట్, స్పీచ్ స్టాండ్ వంటి సదుపాయాలను శుక్రవారం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన ఇతర సదుపాయాలకు నేనెప్పుడూ ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రవీంద్ర నాయక్‌ను శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం, అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు గంట రాజేశ్వరి, మాజీ సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు భాస్కర్ పాల్గొన్నారు.

నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

● కామారెడ్డి ఐకేపీ డీపీఎం రమేష్‌బాబు

రామారెడ్డి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి ఐకేపీ డీపీఎం రమేష్‌బాబు పేర్కొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి ఐకెపి ఎపిఎం ప్రసన్నకుమార్, సిసి దుర్గాదాస్, గ్రామాల మహిళ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

బదిలీపై వెళుతున్న పోలీస్ సిబ్బందికి సన్మానం

నసురుల్లాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నస్రుల్లాబాద్ మండలంలో ఇంతకాలం విధులు నిర్వహించిన పోలీసులు బదిలీపై వెళ్తుండడంతో శుక్రవారం ఎస్ఐ లావణ్య వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగులకు బదిలీ అనేది సాధారణ విషయమని ఎక్కడ పనిచేసిన మంచి పేరు సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలని ఆమె అన్నారు. ఇంత కాలంలో వారు చేసిన సేవలను కొనియాడారు. ఆమె వెంట పోలీసు సిబ్బంది, మండల నాయకులు ఉన్నారు.



బదిలీపై వెళుతున్న పోలీస్ సిబ్బందికి సన్మానించిన ఎస్ఐ లావణ్య

సినిమా గైడ్ కామారెడ్డి



కామారెడ్డి

దర్శన్ - కరాటే కిడ్
ప్రియా 70 - ఖలేజా
ప్రియా 35 - సింగిల్

బాన్సువాడ

మహేశ్వరి - థగ్ లైఫ్
వెంకటేశ్వర - శ్రీశ్రీశ్రీరాజావారు

చికెన్ ధరలు



రకం	:	లైవ్	విత్‌స్కిన్	స్కిన్‌లెస్
సుగుణ (కిలో)	:	120	140	170
వెన్‌కాబ్(కిలో)	:	130	160	190

